సాక్షి వికారాబాద్

మంగళవారం । 7 । మార్చి । 2023



పెద్ద మనసు చాటారు

పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. మానవత్వం చాటారు ఆ కుటుంబ సభ్యులు. 8లో▸



తమ్ముడిపై అన్నదాడి

రైతుబంధు, భూమి విషయమై తమ్ముడిపై అన్న దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. 8లో▸



హరిత.. హననం!

పలుచోట్ల హరితహారం నిర్లక్ష్యానికి గురవుతోంది. నాటిన మొక్కలు ఎండిపోయి, కాలిపోయి కనిపిస్తున్నాయి. 9లో▸

న్యూస్‌రీల్

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక



జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన ధారూరు విద్యార్థులు

ధారూరు: మండల పరిధిలోని తరిగోపుల ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో తలపడి ఫైనల్ విజేతలుగా నిలిచారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన బి.చరన్‌రెడ్డి, వి.వీరేందర్, ఎం.స్వప్న, పి.అర్చనను ఉపాధ్యాయులు అభినందించారు. వీరు ఈనెల 27న రాజస్థాన్‌లో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారు.

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ అర్బన్: వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 9లోపు నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

తాండూరు డిగ్రీ కాలేజీలో..

తాండూరు టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధించేందుకు అనువజ్ఞులైన అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఇంగ్లిష్, తెలుగు, వాణిజ్యశాస్త్రం, రాజనీతిశాస్త్రం బోధించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలని.. పీహెచ్‌డీ, నెట్, సెట్ కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అభివృద్ధి పనుల పరిశీలన



పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

కొడంగల్: మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పట్టణంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు ప్రజలకు వివరించారు. గాడిబాయి శివాలయం వద్ద నిర్మిస్తున్న షెడ్‌ను సందర్శించారు. పనులు వేగవంతం చేయాలని గుత్తేదారుకు సూచించారు. రెండో వార్డులో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మధుయాదవ్ పాల్గొన్నారు.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్

షాద్‌నగర్‌రూరల్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని, బీజేపీ ఎనిమిది సీట్లకు మించి గెలవదని జోస్యం చెప్పారు. మున్సిపల్ పరిధిలోని 3వ, 4వ వార్డుల్లో సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వీర్లపల్లిశంకర్ ఆధ్వర్యంలో హాత్‌సే హాత్ జోడో యాత్ర చేపట్టారు. మహేశ్‌గౌడ్‌తోపాటు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం చటాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్‌గౌడ్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, త్వరలోనే వీరి కల నెరవేరుతుందని తెలిపారు.

ఫీవర్ ఆస్పత్రిలో 'ఈహెచ్‌ఎంఐఎస్' సిస్టం

నల్లకుంట: రోగుల మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ (ఎంఎస్‌డీఎస్)ను భద్రంగా ఉంచేందుకు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఎలక్ట్రానిక్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఈహెచ్‌ఎంఐఎస్) సోమవారం అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రి సీఎస్ ఆర్‌ఎంఓ జయలక్ష్మి, డిప్యూటీ ఆర్‌ఎంఓ చంద్రశేఖర్‌లతో కలిసి సోమవారం ఈహెచ్‌ఎంఐఎస్ పోర్టల్ పని తీరును సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ఈహెచ్‌ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఆస్పత్రి వైద్యులు వ్యాధి ఆధారంగా రోగులకు రాసే మందులు, మెడికల్ రిపోర్టులన్నీ ఇందులో భద్రపరుస్తామన్నారు.



కడుమూరు పాఠశాలలో వంటకాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

ఫుడ్ ఫెస్టి'వెల్'

కడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. విద్యార్థులు పలు రకాల వంటకాలు తయారు చేసి ఔరా అనిపించారు. వీటిని రుచి చూసిన ఉపాధ్యాయులు, అతిథులు శభాష్ అని మెచ్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జంక్ ఫుడ్‌కు అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సూచించారు. ఇంటి భోజనమే ఆరోగ్యకరమని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మధు, ఎస్‌ఎంసీ చైర్మన్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఖాజా మొయినొద్దీన్, హరీశ్, అనూష, రమాప్రసాద్, శ్రీనివాస్, సీఆర్పీ మల్లేశ్, వైస్ చైర్మన్ సురేష్ పాల్గొన్నారు.

– పూడూరు



హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి కాముడి దహనం నిర్వహించారు. వికారాబాద్‌లోని ఎన్నేపల్లి శ్రీసాయి నగర్‌లో కామ దహనం చేశారు. మంగళవారం రంగుల పండుగలో పాల్గొనేందుకు యువత, చిన్నారులు రెడీ అయ్యారు.

– అనంతగిరి

పన్ను వసూల్

వ్యాపారులు విధిగా వృత్తి లైసెన్సు పన్ను చెల్లించాలని సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని పలు దుకాణాల ఎదుట సోమవారం బైఠాయించి, నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించి మండల కేంద్రం అభివృద్ధికి సహకరించాలని కోరారు. లేదంటే షాపులను మూసేసేందుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. మొండి పద్దులు వసూలు చేసేందుకు గ్రామ ప్రథమ పౌరురాలు స్వయంగా రంగంలోకి దిగడాన్ని స్థానికులు హర్షిస్తున్నారు.

– కుల్కచర్ల



కుల్కచర్లలో ఓ షాపు ఎదుట బైఠాయించిన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి

వార్షిక పరీక్షలపై సమీక్ష

వికారాబాద్ అర్బన్: ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధి కారులను ఆదేశించారు.కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు 17,888 మంది, టెన్త్ పరీక్షలకు 13,324 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. గంట ముందే విద్యార్థులు సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మురళీధర్ రావు, డీఆర్‌ఓ అశోక్ కుమార్, డీఈఓ రేణుకాదేవి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ పాల్గొన్నారు.



సమీక్ష నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్

ఫీవర్.. ఫియర్



నగరంలో కొత్త రకం ఫ్లూ లక్షణాలు

- హెచ్3ఎన్2 వైరస్‌తో జలుబు, జ్వరాలు
- ఫీవర్ ఆస్పత్రికి పెరుగుతున్న బాధితులు
- అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
- ఇష్టారీతిన యాంటీ బయాటిక్స్ వాడొద్దని సూచన



ఫీవర్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వైరల్ ఫీవర్ బాధితులు

నల్లకుంట: నగరంలో కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్తగా హెచ్3ఎన్2 వైరస్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్- 19 వైరస్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ కొత్త వైరస్ హెచ్3ఎన్2 కలకలం రేపుతోంది. పలువురు జ్వరం, ఫ్లూ లక్షణాలతో కూడిన హెచ్3ఎన్2 వైరస్ బారిన పడుతున్నారు. పైకి జ్వరం, జలుబుగా మాత్రమే కనిపిస్తున్న ఈ వైరస్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పలు సూచనలు చేశాయి. హెచ్3ఎన్2 కొత్త వైరస్ ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ బాధిత రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలా మందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలిగా ఉంటున్నాయి. కొందరిలో కొన్ని రోజుల తర్వాత న్యుమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది.

అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రెండు వారాలుగా దీర్ఘకాలిక అనారోగ్యాలు, దీర్ఘకాలిక దగ్గుతో కూడిన ఫ్లూ వైరస్ బారిన రోగులు చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి వస్తున్నారు. వీరిలో కొందరికి స్వైన్ ఫ్లూ హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్సలు పొందుతూ పై లక్షణాలు ఉన్న రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి హెచ్3ఎన్2 వైరస్ పరీక్షల కోసం నారాయణ గూడ ఐపీఎంకు పంపిస్తున్నారు. హెచ్3ఎన్2 లక్షణాలు ఉన్న మరికొందరు రోగులకు హోం ఐసోలేషన్‌లోనే ఉండి ఐదు రోజుల పాటు మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెంజా 'ఎ' ఉపరకం హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇతర ఉపరకాల కంటే ఎక్కువగా హెచ్3ఎన్2 వైరస్ జనాన్ని ఆస్పత్రుల పాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

అత్యధికంగా వైరల్ ఫీవర్ బాధితులే..

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజుకు 500 నుంచి 750 మంది రోగులు వస్తే వారిలో సగం మంది జ్వర పీడితులే ఉంటున్నారు. అదే విధంగా బస్తీ దవాఖానాలకు కూడా వైరల్ ఫీవర్ కేసులే వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది

15 లోపు.. 50 ఏళ్లు పైబడిన వారిలో..

కొత్త రకం ఫ్లూ ఇన్ఫెక్షన్ సాధారణంగా అయిదు నుంచి వారం రోజులు ఉంటుంది. మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. 15 ఏళ్ల లోపు పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారు ఈ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాయు కాలుష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ఇష్టారాజ్యంగా యాంటీబయోటిక్స్ వాడకం మంచిది కాదు, ఇది సహజ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. ఫ్లూ వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చేయించుకునే వ్యాక్సిన్ అన్ని ప్రైవేట్ మెడికల్ షాపుల్లో రూ. 600 ధరకు అందుబాటులో ఉంది.

వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదు

వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని మరోవైపు ఇన్‌ఫెక్షన్‌లను నిర్ధారించుకోకుండా రోగులకు యాంటీ బయాటిక్స్ సూచించకూడదని వైద్యులను ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందవద్దని సూచించింది.

పెరిగిన రోగుల సంఖ్య

ఖైరతాబాద్, నాంపల్లి: ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్ సెంటర్‌కు జ్వర పీడితుల తాకిడి అకస్మాత్తుగా పెరిగిందని అక్కడి సిబ్బంది తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల దాకా పనిచేసే ఈ అవుట్ పేషెంట్స్ విభాగంలో సాధారణ రోజులతో పోలిస్తే కనీసం 30 నుంచి 40 శాతం వరకూ రోగులు పెరిగారన్నారు. అత్యధిక శాతం మంది జ్వరం, జలుబు, దగ్గు సమస్యలతోనే వస్తున్నప్పటికీ ఫ్లూ అని ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. నిలోఫర్‌లోనూ వైరల్ ఫీవర్లతో వస్తున్నవారి సంఖ్య పెరిగింది. తమ దగ్గరకు ఫ్లూ లక్షణాలతో వస్తున్న రోగులు పెరుగుతున్నప్పటికీ ఐసీఎంఆర్ గుర్తించిన ఫ్లూనా కాదా అనేది ఇంకా ఎవరి విషయంలో నిర్ధారణ కాలేదని ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్య సిబ్బంది చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

- ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్లు ఇతరులతో కరచాలనం, ఆలింగనం, దగ్గరగా కూర్చోవడం, కలిసి భోజనం చేయకూడదు.
- లక్షణాలున్న వాళ్లు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం చేయకూడదు.
- స్వీయ వైద్యం వద్దు. వైద్యుడి సూచనల మేరకు మాత్రమే మందులు వాడాలి.
- బహిరంగ ప్రదేశాల్లో, సమూహాల్లో ఉన్నప్పుడు విధిగా మాస్కులు ధరించాలి.
- తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

ప్రాణాంతకం కాదు..

కొద్ది రోజులుగా ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులకు హెచ్3ఎన్2 పరీక్షలు చేస్తున్నాం. ఈ పరీక్షలు నారాయణ గూడ ఐపీఎంలో ఉచితంగా చేస్తున్నారు. హెచ్3ఎన్2 స్వైన్ ఫ్లూ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దు. ఇది కోవిడ్‌లా ప్రాణాంతకమైన వైరస్ కాదు. మందులతో తగ్గుతుంది. ఫీవర్ ఆస్పత్రిలో చికిత్సలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. ఒకవేళ కొత్త రకం ఫ్లూ కేసులు వస్తే చికిత్సలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ఎండలు తీవ్రమైతే ఈ వైరస్ నశిస్తుంది. ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. – డాక్టర్ కె.శంకర్, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్



నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ఓపీ క్యూలైన్‌లో జ్వర బాధితులు

పనితీరును మెరుగుపర్చుకోవాలి

డీఎస్పీ సత్యనారాయణ



ధారూరులో జరిగిన పోలీసుల సమావేశం

ధారూరు: పని తీరును మెరుగుపర్చుకోవాలని వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఐటీకోర్, డీసీఆర్‌బీ, డీఎస్‌బీ, సీసీఎస్, పోలీసు విభాగాలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ధారూరు, కోట్‌పల్లి, బంట్వారం పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..వర్టికల్ డ్యూటీలలో సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో ధారూరు సీఐ అప్పయ్య, డీసీఆర్‌బీ సీఐ తిరుపతిరాజు, సీసీఎస్ సీఐ ఆంజనేయులు, ఐటీ కోర్ ఎస్‌ఐ సుస్మిత, ధారూరు ఎస్‌ఐ సంతోష్‌కుమార్,ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

అన్నిరంగాల్లో రాణింపే మహిళా సాధికారత

ఇబ్రహీంపట్నం: మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని ఇబ్రహీంపట్నం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రోడ్డురవాణా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అనామికతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు రూపుమాపాలంటే మహిళలు చైతన్యవంతులు కావాలన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వాన్ని ఆసరాగా చేసుకొని ప్రగతికి బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ అశోక్‌రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.

పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం

పెద్దేముల్: పెళ్లి పేరుతో తనను మోసం చేసిన వ్యక్తి నుంచి న్యాయం జరిపించాలని కోరుతూ ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అన్వేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్‌కు చెందిన అంజయ్య, సుగుణమ్మ కొన్నేళ్లపాటు చనువుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాహం చేసుకుంటానని నమ్మబలికిన అంజయ్య.. సుగుణమ్మను మోసం చేశాడు. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో మరో పెళ్లి చేసుకుని, కొంత కాలంగా సుగుణమ్మను దూరం పెడుతున్నాడు. ఈ విషయమై కుల పంచాయితీ పెట్టించినా తనకు న్యాయం జరగలేదని మనస్తాపానికి గురైన బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో పురుగు మందు తాగింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.



తాండూరు ఆస్పత్రిలో సుగుణమ్మ

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి:

కుల్కచర్ల: ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ గిరి వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతికి గండీడ్ మండలం అంచన్‌పల్లికి చెందిన మనోహర్(25)తో నగరంలో పరిచయం ఏర్పడింది. ఓ ఆస్పత్రిలో పనిచేసిన వీరి మధ్య పెరిగిన చనువు ప్రేమకు దారితీసింది. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించిన తర్వాత మనోహర్ కనిపించకుండాపోయాడు. దీంతో సదరు యువతి మనోహర్ స్వగ్రామంలో ఆరా తీయగా అప్పటికే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

అటెండెన్స్ ఆధారంగా వేతనాలు

- ఈనెల నుంచే అమలు చేయాలి
- డీడీఓలకు కలెక్టర్ ఆదేశం



సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ మాసం జీతభత్యాలను అటెండెన్స్ యాప్ ఆధారంగా అందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి డీడీఓలను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మినహా అన్ని శాఖల అధికారులకు అటెండెన్స్ యాప్ ఆధారంగా వేతనాలు చెల్లించాలని సూచించారు. కార్యాలయానికి ఆలస్యంగా వచ్చే వారు, సమయానికి ముందే వెళ్లిపోయేవారిపై దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రతిఒక్కరూ పారదర్శకంగా పనిచేయాలని కోరారు. అటెండర్లకు గతంలో మాదిరిగా పెద్ద పనులు లేవని, ఆఫీసు ఆవరణ శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో వీరి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చాలా చోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, వెంటనే వీటికి ఫెన్సింగ్ వేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మార్చి 13న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికే 'ప్రజావాణి'

- ప్రజల నుంచి 322 ఫిర్యాదుల స్వీకరణ

వికారాబాద్ అర్బన్: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రజల నుంచి సోమవారం 322 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.మండల, మున్సిపల్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్‌ఓ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

క్లుప్తంగా

శభాష్.. రామకృష్ణ

హెడ్‌కానిస్టేబుల్‌ను సన్మానించిన డీఎస్పీ



హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణను సన్మానిస్తున్న డీఎస్పీ శేఖర్ గౌడ్

తాండూరు టౌన్ : ఆపద సమయంలో చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెడ్‌కానిస్టేబుల్‌ను తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ సోమవారం అభినందించారు. తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారి నగేష్ ఆదివారం గుండె నొప్పితో కుప్పకూలిపోగా వెంటనే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన విషయం విదితమే. ఈమేరకు సోమవారం డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిలు రామకృష్ణకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, రివార్డు అందజేశారు. ఆపత్కాలంలో చురుకుగా వ్యవహరించి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ సూచించారు.

పారిశుద్ధ్యం మెరుగు కోసం వినతులు



ప్రజావాణిలో ఫిర్యాదు అందజేస్తున్న వృద్ధురాలు

తాండూరు టౌన్: పారిశుద్ధ్యం మెరుగు పరచాలంటూ వినతులు వెల్లువెత్తాయి. పట్టణంలోని 6వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పలు సమస్యలపై వినతులు వచ్చాయి. వార్డులో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోతోందని, దీంతో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు వినతుల్లో పేర్కొన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకం ద్వారా అందుతున్న తాగునీటి విషయంలోనూ సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలంటూ కౌన్సిలర్ బోయ రవిరాజ్ ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో అందజేస్తుంటారు. కానీ ఏకంగా అధికార పార్టీ కౌన్సిలర్ పారిశుద్ధ్య నిర్వహణపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తొలిసారిగా గ్రీవెన్స్ డే పేరుతో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 28 వరకు ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో మేనేజర్ నరేందర్‌రెడ్డి, డీఈఈ రంగనాథ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమేష్ తదితరులు ఫిర్యాదులు స్వీకరించారు.

ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నిక



జిల్లా ల్యాండ్ సర్వే ఏడీతో సర్వేయర్స్ అసోసియేషన్ నూతన కమిటీ

అనంతగిరి: జిల్లా సర్వేయర్, ల్యాండ్ రికార్డ్స్ ఉద్యోగుల అసోసియేషన్(టీఎస్డీవో) జిల్లా అధ్యక్షునిగా పూడూరు మండల సర్వేయర్ సుధాకర్, కార్యదర్శిగా వికారాబాద్ మండల సర్వేయర్ మహేందర్ ఎన్నికయ్యారు. ఈమేరకు సోమవారం వికారాబాద్‌లో ఆయా మండలాల సర్వేయర్ల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ 3 సంవత్సరాలు పని చేస్తుంది. ఉపాధ్యక్షులుగా శివకుమార్, శ్రీహరి, జాయింట్ సెక్రటరీలుగా ఉమామహేశ్వర్, రమేశ్, కోశాధికారిగా ఎం డీ.గౌస్, కార్యవర్గ సభ్యులుగా మహేశ్, సాయి చైతన్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో సర్వేయర్స్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ముందుండి పోరాడుతామన్నారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్నందున అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

పెద్దదిక్కు కోల్పోయినా.. పెద్ద మనసు చాటారు

- రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి బ్రెయిన్ డెత్
- అవయవాలను దానం చేసిన కుటుంబీకులు



మృతుడి కుటుంబీకులు

వికారాబాద్ అర్బన్: పెద్దదిక్కు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా మానవత్వం చాటారు ఆ కుటుంబసభ్యులు. తమకు దూరమైనా మరొకరికి ప్రాణమైతే చాలనుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెత్‌కు గురైన వ్యక్తి అవయవాలను పెద్ద మనస్సుతో దానం చేశారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లికి చెందిన నవ్వాత్ రెడ్డి(40) ఐదు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఎర్రవల్లి నుంచి బైక్‌పై వికారాబాద్‌కు వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుకున్న కుటుంబీకులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నవ్వాత్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ధ్రువీకరించారు. ఎంత ఖర్చు చేసినా బతకడం కష్టమని తెలిపారు. మృతుడి భార్య లక్ష్మీకి నిమ్స్ వైద్యులు అవయవధానం గురించి అవగాహన కల్పించారు. తన కళ్లు, కిడ్నీ, గుండె వంటి అవయవాలు ఇతరులకు దానం చేస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చునని తెలిపారు. వైద్యుల సూచనతో మృతుడి భార్య అవయవ ధానానికి ఒప్పుకుంది.

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం

నవ్వాత్ రెడ్డి మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. నవ్వాత్ రెడ్డి సెంట్రింగ్ పనిచేస్తూ తన కుటుంబంతో పాటు, తమ్ముడి కుటుంబాన్ని పోషించేవాడు. మృతుడి తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు (8, 7 సంవత్సరాలు) ఉన్నారు. మృతుడి తమ్ముడి భార్య కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. తమ్ముడు జైపాల్ రెడ్డి కూడా కొంత కాలంగా పక్షవాతంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 80 ఏళ్ల నాన్నమ్మ కూడా నవ్వాత్ రెడ్డి వద్దనే ఉంటోంది. ఇలా తమ్ముడిని, తమ్మడి పిల్లలను, తన భార్య పిల్లలను సెంట్రింగ్ పని చేసుకుంటూ పోషించుకునే నవ్వాత్ రెడ్డిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి శోకసంద్రంలో మునిగి పోయారు. భార్య లక్ష్మీ భర్త అవయవాలను ధానం చేయడంతో పలువురు ఆమెను అభినందించారు.



మృతుడు నవ్వాత్ రెడ్డి(ఫైల్)

పశువుల కొట్టం కాదు.. శ్మశానవాటికే..

కింది ఫొటోలో కనిపిస్తున్నది పశువుల కొట్టం అనుకుంటున్నారా.. కాదు శ్మశాన వాటికే. బిల్లులు రాక కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లడంతో కొందరు ఇలా పశువులను కట్టేస్తున్నారు. ఈ దృశ్యం తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లిలో సోమవారం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి శ్మశాన వాటికలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా వీర్‌శెట్టిపల్లికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బిల్లులు రాకపోవడంతో మధ్యలో పనులు నిలిపివేశారు. సమీపంలో ఉన్న రైతులు శ్మశాన వాటిక వద్ద ఎద్దులు, ఆవులను కట్టేస్తున్నారు. శ్మశాన వాటిక పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో వృథాగా మారిందని గ్రామస్తులు తెలిపారు.

– తాండూరు రూరల్



వీర్‌శెట్టిపల్లిలో శ్మశానవాటికలో పశువులు..

వాహనాలు సీజ్

కొడంగల్ : మండల పరిధిలోని ఎరన్‌పల్లి శివారులో అక్రమంగా చెట్లను నరికి ఎర్రమట్టిని తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సాక్షి దిన పత్రికలో సోమవారం వచ్చిన కథనానికి స్పందించిన తహసీల్దార్ బుచ్చయ్య రెవెన్యూ సిబ్బందిని పంపించి పంచనామా చేయించారు. ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. పచ్చని చెట్లను నరికి పర్యావరణానికి హాని కలిగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఎర్రమట్టిని తరలించే క్రమంలో అడ్డుగా ఉన్న చెట్లను నరికివేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అటవీ అధికారులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఎరన్‌పల్లి వాసులు ఆరోపిస్తున్నారు. కోస్గి పట్టణానికి చెందిన జేసీబీలు, టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా ఎర్ర మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేస్తామని తహశీల్దార్ బుచ్చయ్య హెచ్చరించారు.

సాక్షి ఎఫెక్ట్..



పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వాహనాలు

గవర్నర్ గారు.. మీరైనా స్పందించండి



నిరాహార దీక్ష చేస్తున్న గ్రామస్తులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు

- కొత్తపల్లి బొక్కల కంపెనీ మూసివేయాలంటూ గవర్నర్‌కు లేఖ

యాచారం: కొత్తపల్లిలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న బొక్కల కంపెనీని మూసివేయాలని గ్రామస్తులు 30 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా అధికారుల్లో చలనం లేకపోవడం దారుణమని బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్ అన్నారు. గ్రామస్తులకు మద్దతుగా సోమవారం బీజేపీ మండల కమిటీ బృందం నిరాహార దీక్షలో పాల్గొన్నారు. బొక్కల కంపెనీ మూతపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినా.. అన్ని శాఖల అధికారులు వచ్చి బొక్కల కంపెనీ వల్ల దుర్వాసన వస్తుంది నిజమేనని తెలియజేసినా నేటికి కంపెనీని మూయకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న గ్రామస్తులకు మద్దతు తెలిపిన బీజేపీ శ్రేణులు గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. మేడం మీరైనా స్పందించి కొత్తపల్లి గ్రామస్తుల కష్టాలు తీర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. యాచారంలోని తపాలా కార్యాలయం నుంచి లేటర్ పంపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు గోగికార్ రమేష్, విజయకుమార్, పుప్పాల శాంతికుమార్, గొల్లపల్లి శ్రీధర్‌గౌడ్, పల్లపు నరేష్, పత్తి రాజు, నడికుడి కృష్ణ, శ్రీనువాసగుప్త, గంగల శేఖర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.



గవర్నర్ తమిళిసైకి ఉత్తరం పంపుతున్న నాయకులు

గుబులు పుట్టిస్తున్న కరెంట్ బిల్లులు

కష్టమవుతున్న పాఠశాలల నిర్వహణ

- సగం నిధులు విద్యుత్ వినియోగానికే..
- అయోమయంలో హెచ్‌ఎంలు



మాటూరు ప్రాథమికోన్నత పాఠశాల

దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు కరెంట్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి. పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో పాఠశాల నిర్వహణ నిధుల్లో సగానికిపైగా చెల్లించాల్సి వస్తోంది. మిగతా సగం నిధులు పాఠశాలల నిర్వణకు సరిపోకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పనులకు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో పాఠశాల నిర్వహణ భారం తమపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు..

విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ స్థానిక మోడల్ స్కూళ్లకు సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. విద్యార్థుల సంఖ్య 30లోపు ఉంటే రూ.10వేలు, 31నుంచి రూ.100 వరకు ఉంటే రూ.25వేలు, 101నుంచి 250 వరకు ఉంటే రూ.50వేలు. 251నుంచి వెయ్యి వరకు ఉంటే రూ.75వేలు వెయ్యికిపైగా ఉంటే రూ.లక్ష చొప్పున నిర్వహణ నిధులు మంజూరు చేస్తుంది.

నిధుల వినియోగం ఇలా..

విడుదల చేసిన నిధుల నుంచి ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిధుల నుంచి సంవత్సరం విద్యుత్ బిల్లులు, బోధనకు ఉపయోగించే చాక్‌పీస్, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నిర్వహణ రిజిస్టర్లు పరీక్షలకు సంబంధించిన పేపర్లు, పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు జాతీయ పండుగల నిర్వహణ వ్యయం, ఇంటర్‌నెట్ చార్జీలు, ప్రొజెక్టర్, పారిశుద్ధ్య పనులు, స్వచ్ఛ ప్రణాళిక అమలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

సగం నిధులు..

పాఠశాలలకు వచ్చే నిధులను ఏప్రిల్ నుంచి మార్చి వరకు వినియోగించాల్సి ఉంటుంది. పాఠశాలల నిర్వహణ కోసం అందించే నిధులలో సగానికిపైగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగిస్తుండడంతో మిగతా అవసరాల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. సరిపడా నిధులు లేక పోవడంతో విద్యార్థులపై ప్రభావం పడుతుంది.

ఉచిత విద్యుత్ ఇవ్వాలి



పాఠశాలల విద్యుత్ బిల్లులు నిర్వహణ గ్రాంట్ నుంచి చెల్లించాల్సి రావడంతో పాఠశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇచ్చే కొద్ది నిధుల ద్వారా నిర్వహణ చాలా కష్టంగా మారి కొంతమంది సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

– భీమప్ప, పీఆర్‌టీయూ మండలాధ్యక్షుడు

రైతుబంధు కోసం వెళ్తే.. తమ్ముడిపై అన్న దాడి

- తమ్ముడి మృతి
- పరారీలో అన్న

నవాబుపేట: రైతు బంధు, భూమి విషయమై తమ్ముడిపై అన్న దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని పూలపల్లి గ్రామానికి చెందిన తూర్పాటి అంజయ్యకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాంచంద్రయ్య, ఆయన భార్య బిచ్చమ్మ కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండో కుమారుడు బాల్‌రాజ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడో కుమారుడు భీమయ్య(37) వ్యవసాయంతో పాటు కూలి పని చేసుకుంటూ గ్రామంలో నివసిస్తున్నాడు. అంజయ్యకు ఏడు ఎకరాల భూమి ఉంది. కానీ ఇప్పటి వరకు ముగ్గురు కొడుకులకు భూమి పంచి ఇవ్వలేదు. అంజయ్య మొదటి భార్య వెంకటమ్మ కొంత కాలం క్రితమే అనారోగ్యంతో మృతి చెందిగా అంజయ్య తాండూరుకు చెందిన సత్యమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యే రెండో భార్య సత్యమ్మ పేరుమీద ఎకరం భూమి పట్టా చేశాడు. సోమవారం అంజయ్య మూడో కొడుకు భీమయ్య, అన్న బాల్‌రాజ్ వద్దకు వెళ్లి 'నాన్న భూమి ఇవ్వడంలేదు, రైతు బంధు డబ్బులు ఇవ్వడంలేదు .. నాకు ఇబ్బందిగా ఉంది.. ఇద్దరం కలిసి నాన్నను అడుగుదాం' అని చెప్పాడు. దీంతో బాల్‌రాజ్ తమ్ముడితో గొడవకు దిగాడు. బాల్‌రాజ్, అతని కుమారుడు కృష్ణకుమార్‌లు రాడ్‌తీసుకుని భీమయ్యపై దాడిచేశారు. భీమయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భీమయ్య మృతి చెందాడని భావించిన బాల్‌రాజ్, అతని కొడుకు పరార్ అయ్యారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ భరత్‌భూషణ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ మార్చురికి తరలించాడు. మృతుడికి భార్య సుజాత, కూతరు అంజలి(16), కొడుకు అనిల్(6) లు ఉన్నారు,. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భరత్ భూషణ్ తెలిపారు.



మృతుడు భీమయ్య

ధరణి సమస్యలు పరిష్కరించండి

తప్పులు దొర్లవద్దు

- తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశం

వికారాబాద్ అర్బన్: ధరణి సమస్యల పరిష్కారం విషయంలో తహసీల్దార్లు ఎలాంటి తప్పుడు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం డీఆర్‌ఓలు, సంక్షేమ శాఖల అధికారులు, తహసీల్దార్లలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మండలాల్లో ధరణి కేసులు పెడింగ్‌లో ఉన్నాయని ప్రతి రోజూ 50 నుంచి 60 కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

సంతకాల సేకరణ...

ప్రతి ఒక్కరు మహిళా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.



మహిళా దినోత్సవంలో భాగంగా సంతకం చేస్తున్న కలెక్టర్

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

పరిగి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రంగంపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠాపన, ఎల్లమ్మ విగ్రహా పునప్రతిష్ఠాపన కార్యక్రమ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా రూ.51వేలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని అనుసరించాలని సూచించారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



బొడ్రాయిప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి తదితరులు

వరుసకు తాత.. బాలికపై లైంగికదాడికి యత్నం

- కేకలు వేయడంతో కాపాడిన స్థానికులు

కుల్కచర్ల: వరుసకు తాత అయిన ఓ వ్యక్తి బాలికపై లైంగికదాడికి యత్నించిన ఘటన మండలంలో సోమవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోరిగడ్డతండాకు చెందిన బాలిక(12)పై అదే గ్రామానికి చెందిన వడిత్యా మోతీలాల్(42) అనే వ్యక్తి ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో డబ్బులు, చాక్లెట్ ఇస్తానని మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే సదరు బాలిక కేకలు వేయడంతో స్థానికులు కాపాడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికను వికారాబాద్ సఖి కేంద్రానికి తరలించినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు.

స్టడీ మెటీరియల్ పంపిణీ

యాలాల: మండల పరిధిలోని పగిడియాల ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత ఉపాధ్యాయులైన పిట్ల శ్రీనివాస్, ఎల్లయ్య, టీ. శ్రీనివాస్, కృష్ణయ్య తదితరులు స్టడీ మెటీరియల్‌ను అందించారు. పూర్వ విద్యార్థులు సేవా భావంతో పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం పట్ల సర్పంచ్ బసిరెడ్డి, పాఠశాల జీహెచ్‌ఎం పార్వతీదేవి అభినందించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.



విద్యార్థులకు అందజేసిన స్టడీ మెటీరియల్‌తో ఉపాధ్యాయ బృందం